నెల్లిబండ జాతరకు వేళాయె..

- ఈ నెల 19 నుంచి ప్రారంభం
- ఏర్పాట్లను పర్యవేక్షించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్ : జిల్లాలో దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతర తరువాత రెండో పెద్ద జాతరగా పేరొందిన నెల్లిబండ చిన్నగట్టు లింగమంతుల స్వామి జాతర మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కాబోతుంది. నకిరేకల్ మండలం నెల్లిబండ గ్రామంలో దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాతి గుట్టపై లింగమంతుల స్వామి, సౌడమ్మ కొలువై ఉన్నారు. గుట్టపై స్వామివారు స్వయంభువుడిగా వెలిశాడని, వందల ఏళ్ల నుంచి ఇక్కడ జాతర జరుగుతున్నట్లు పూర్వికుల చెప్పేవారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. నెల్లిబండ చిన్నగట్టు జాతరకు 600 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు పూర్వికుల ద్వారా ప్రచారంలో ఉంది. చిన్నగట్టు లింగమంతుల స్వామి జాతర ఈ నెల 19, 20, 21 తేదీల్లో జరగనుంది. ఈ నెల 5వ తేదీన జాతరకు దిష్టిపూజ కూడా చేశారు.

జాతర ప్రత్యేకత

నకిరేకల్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లిబండ గుట్టపై రెండేళ్లకు ఒకసారి లింగమంతుల స్వామి జాతర మే మాసంలో ఘనంగా నిర్వహిస్తారు. దురాజ్‌పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు, నెల్లిబండ చిన్నగట్టు జాతరకు దగ్గరి సంబంధం ఉంది. గతంలో నెల్లిబండ జాతర దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతర కంటే ఘనంగా జరిగేదని పూర్వికులు చెబుతున్నారు. పూర్వం జాతరలో తొక్కిసలాట జరిగిన 20 మంది మృతి చెందడంతో అప్పటి నిజాం ప్రభుత్వం ఈ జాతరను నిషేధించింది. దాదాపు 30 ఏళ్లపాటు జాతర జరగలేదు. ఆ తరువాత కొంత కాలానికి జాతర నిర్వహించడం మొదలుపెట్టారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు జిల్లా నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.

సమస్యలు కోకొల్లలు

నెల్లిబండ గుట్టపై సమస్యలు వెంటాడుతున్నాయి. గుట్టపైకి భక్తులు చేరుకునేందుకు కనీసం మెట్లు, రహదారి సౌకర్యం కూడా లేదు. భక్తులు జాతర సందర్భంగా రాళ్లు, రప్పలపై నుంచే గుట్టపైకి చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. గుట్టపై శాశ్వతంగా తాగు నీటి సదుపాయం లేదు. జాతర నిర్వహణకు దేవాదాయ శాఖ ఏనాడు నిధులు విడుదల చేయలేదు. భక్తుల విరాళాలతోనే కమిటీ ఆధ్వర్యంలో జాతర నిర్వహిస్తున్నారు. ఇక్కడ శాశ్వతంగా సదుపాయాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.

పూర్తయిన వేలం పాటలు

నెల్లిబండ జాతరలో కొబ్బరికాయలు, పూజా సామగ్రి విక్రయించడం, తలనీలాలు సేకరించేందుకు దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ వెంకటలక్ష్మి, ఆలయ చైర్మన్ యానాల యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించారు. కొబ్బరికాయలు, పూజా సామగ్రి విక్రయించేందుకు రూ.58000, తైబజార్‌కు రూ.10 వేలు, లడ్డూ మిఠాయి, ప్రసాదం అమ్మేందుకు రూ.9 వేల చొప్పున వేలం పాటలు ఖరారయ్యాయి.

మూడు రోజుల జాతర ఇలా..

ఈ నెల 19న ఆదివారం రాత్రి 8 గంటలకు నెల్లిబండ గ్రామంలోని మిద్దగూడెం నుంచి భజన కార్యక్రమాలతో దేవరను గడపగడపకు తిప్పుతూ భారీ ఊరేగింపుతో గుట్టమీదకు చేరుస్తారు. 20వ తేదీన సోమవారం ఉదయం 6గంటల నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఉదయం 7గంటలకు కుంకుమార్చన, కంకణధారణ, 8 గంటలకు బోనాలు, సాయంత్రం 5 గంటలకు ఆకువంచమబోనం, 21వ తేదీన మంగళవారం సాయంత్రం 4 గంటలకు పసుపు కుంకుమలతో దేవుడి పటం (చిత్రపటం) వేస్తారు. తదతనంతరం జాతర ముగుస్తుంది.



నకిరేకల్ మండలంలోని నెల్లిబండ గుట్ట



నెల్లిబండ గుట్టపై లింగమంతుల స్వామి సౌడమ్మ, ఆంజనేయస్వామి ఆలయాలు

భక్తులకు ఇబ్బంది లేకుండా చూస్తాం : ఎమ్మెల్యే వీరేశం

నకిరేకల్ : నెల్లబండ గుట్టపై జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాశ్వత పరిష్కార చర్యలు చేపడతానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్ మండలం నెల్లిబండలో ఈ నెల 19 నుంచి జాతర జరగనున్న నేపథ్యంలో మంగళవారం ఆయన గుట్టను సందర్శించారు. జాతర ఏర్పాట్లపై దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ పాలకవర్గంతో సమీక్ష నిర్వహించారు. జాతరకు మరో ఐదు రోజులు మాత్రమే గడువు ఉన్నందున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గుట్టపైన మిషన్ భగీరథ ట్యాంకు ఉన్నందున భక్తులకు ఈ ట్యాంకు నుంచి మంచినీటిని సరఫరా చేయాలని సంబంధిత డీఈని ఆదేశించారు. విద్యుత్ వెలుగుల కోసం 40 లైట్లు వెంటనే ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. మళ్లీ రెండేళ్ల తరువాత వచ్చే జాతర నాటికి గుట్టపైకి రోడ్డు, గుట్ట చుట్టూ ఫెన్సింగ్, గుట్టపైన ఆలయాల పునర్నిర్మాణం, కోనేరు విస్తరణ పనుల కోసం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. ఆయన వెంట దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ వెంకటలక్ష్మీ, మేనేజర్ వెంకటేషం, ఆలయ చైర్మన్ యానాల యాదగిరిరెడ్డి, మాజీ ఎంపీటీసీ యానాల శేఖర్‌రెడ్డి, డైరెక్టర్లు బాత్క లింగస్వామి, ఆదేపు సతీష్, బోయిళ్ల అశ్విన్, గుడుగుంట్ల శివశంకర్, వీరబోయిన అబ్బయ్యలు ఉన్నారు.



నెల్లిబండ గుట్టపై ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే వేముల వీరేశం



లింగమంతుల స్వామి మూల విరాట్



గుట్టపై గల ఎల్లమ్మ దేవత పుట్ట

పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నాం



నెల్లిబండ జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండగా ఏర్పాట్లు చేస్తున్నాం. గతంలో జాతర సమయంలో టెంట్లు వేస్తే గాలిదుమారాలకు అవి లేచిపోయి భక్తుల మీద పడిపోయేవి. ఈసారి అలాంటి సమస్య రాకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నాం. ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదేశాల మేరకు గుట్టపై షామియానాల కోసం పిల్లర్లు వేస్తున్నాం. మంచీనీటి సమస్య రాకుండా మిషన్ భగరథ ట్యాంకు నీటిని అందించేలా చర్యలు చేపడతున్నాం.

– యానాల యాదగిరిరెడ్డి, ఆలయ చైర్మన్, నెల్లిబండ గుట్ట

మునుగోడు నియోజకవర్గంలో 83.70 శాతం పోలింగ్

- అత్యధికంగా చౌటుప్పల్‌లో 85.72
- మర్రిగూడలో అత్యల్పంగా 81.43 శాతం నమోదు

చౌటుప్పల్ : భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారం 83.70 శాతం పోలింగ్ నమోదయింది. మునుగోడు నియోజకవర్గంలో చౌటుప్పల్, నారాయణపురం, చండూరు, మునుగోడు, మర్రి గూడ, నాంపల్లి, గట్టుప్పల్ మండలాలు ఉన్నాయి. వాటి పరిధిలో 2,57,557 మంది ఓటర్లు ఉండగా వారిలో 1,28,233 మంది పురుషులు, 1,29,321 మంది మహిళలు, ఇతరులు-01 ఉన్నారు. ఇందులో 2,15,579 ఓట్లు పోలయ్యాయి. 1,08,762 మంది పురుషులు, 1,06,816 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా చౌటుప్పల్ మండలంలో 85.72 శాతం పోలవ్వగా, అత్యల్పంగా మర్రిగూడ మండలంలో 81.43శాతం ఓటింగ్ జరిగింది. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మునుగోడు, భువనగిరి, ఆలేరు, నకిరేకల్, ఇబ్రహీంపట్నం, జనగాం నియోజకవార్గలతో పోల్చినా, నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకర్గాలతో పోల్చినా మునుగోడు నియోజకవర్గమే అధిక పోలింగ్ నమోదయినట్లు తెలుస్తోంది.

మునుగోడు నియోజకవర్గంలో మండలాలవారీగా ఓటింగ్ వివరాలు

మండలం	మొత్తం	పోలైనవి	పురుషులు	స్త్రీలు	శాతం
చౌటుప్పల్	64,213	55,042	27,703	27,339	85.72
నారాయణపురం	39,540	33,721	17,175	16,546	85.28
మునుగోడు	37,343	31,635	15,883	15,752	84.71
చండూరు	35,099	28,769	14,474	14,294	81.97
మర్రిగూడ	30,289	24,664	12,458	12,206	81.43
నాంపల్లి	35,556	28,973	14,508	14,465	81.46
గట్టుప్పల్	15,507	12,775	6,561	6,214	82.38
మొత్తం	2,57,557	2,15,579	1,08,762	1,06,816	83.70

నోట్: చండూరులో ట్రాన్స్‌జెండర్ ఒక ఓటు పోలైంది

నకిరేకల్ నియోజకవర్గంలో 77.08 శాతం నమోదు

నకిరేకల్ : భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారం జరిగిన ఎన్నికల్లో 1,95,620 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 98,810, మహిళలు 96,808 మంది, ఇద్దరు ట్రాన్స్‌జెండర్ ఓటు వేశారు. మొత్తం 77.08 శాతం పోలిగ్ నమోదయింది. నియోజకవర్గంలోని నకిరేకల్, చిట్యాల, కేతేపల్లి, రామన్నపేట, కట్టంగూరు, నార్కట్‌పల్లి మండలాల్లో మొత్తం ఓటర్లు 2,53,785 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 1,25,451 మహిళలు 1,28,330 మంది, ట్రాన్స్‌జెండర్ నలుగురు ఉన్నారు.

నకిరేకల్ నియోజకవర్గంలో మండలాలవారీగా వివరాలు

మండలం	మొత్తం	పోలైనవి	పురుషులు	స్త్రీలు	శాతం
నకిరేకల్	50349	37466	18606	18858	74.41
రామన్నపేట	44800	35014	17899	17115	78.16
చిట్యాల	47502	37636	19081	18555	79.23
నార్కట్‌పల్లి	43139	33401	16859	16542	77.43
కట్టంగూరు	37207	29071	14864	14207	78.13
కేతేపల్లి	30788	23032	11501	11531	74.81
మొత్తం	2,53,785	195620	98810	96808	77.08

నోట్ : నకిరేకల్ ఇద్దరు ట్రాన్స్‌జెండర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు



నకిరేకల్ : బారులుదీరిన ఓటర్లు (ఫైల్)

కష్టపడిన కార్యకర్తలకు ధన్యవాదాలు

మాడుగులపల్లి : నల్లగొండ లోక్‌సభ ఎన్నికల్లో కష్టపడ్డ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య మంగళవారం ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. నల్లగొండ ఎంపీగా కుందూరు రఘువీర్‌రెడ్డి 3లక్షలకుపైగా మెజార్టీతో విజయం సాధించబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రఘువీర్‌రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ అహర్నిశలు శ్రమించిన కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, శ్రేయోభిలాషులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆరు గ్యారంటీలను అమలు చేసి కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన మాట నిలుపుకుంటుందని పేర్కొన్నారు.

దాడులను ప్రోత్సహించడం సరికాదు

- నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

నకిరేకల్ : అధికార పార్టీ నాయకులు బీఆర్‌ఎస్ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని, దాడులకు పాల్పడేవిధంగా ప్రోత్సహించడం సరైంది కాదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఎంపీ ఎన్నికల్లో భాగంగా నకిరేకల్ పట్టణంలో సోమవారం బీఆర్‌ఎస్ నేతలపై అధికార పార్టీ నాయకులు దాడులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ మంగళవారం నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌లో చిరుమర్తి లింగయ్య ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాడులకు భయపడేది లేదన్నారు. తమ పార్టీ నేతలపై దాడులకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామన్నారు.



నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌లో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

వైభవంగా వీరబ్రహ్మేంద్ర స్వామి కల్యాణం

హాలియా : అనుముల మండలంలోని కొత్తపల్లి గ్రామంలో వీరబ్రహ్మేంద్ర స్వామి 21వ వార్షికోత్సవంలో భాగంగా శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవం మంగళవారం భక్తుల కోలాహలం మధ్య కనుల పండవగా జరిగింది. అర్చకులు బ్రహ్మశ్రీ గొట్టిముక్కల నర్సింహ్మాచార్యులు ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, మండపా రాధన, విఘేశ్వర పూజ, పూర్ణాహుతి, అభిషేకం, రుద్రాభిషేకం, హోమాలు నిర్వహించిన అనంతరం స్వామి వారి కల్యాణాన్ని వేద మంత్రాల నడుమ ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి వారి కల్యాణాన్ని తిలకించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో చిట్టిపోలు వెంకన్న, అలుగుల బ్రహ్మానందరెడ్డి, పంగ వెంకటేశ్వర్లు, పాతనబోయిన సురేష్, పిల్లి శ్రీను, కృష్ణమాచారి, మేకల పరమేష్, లింగయ్య, పంగ శ్రీను పాల్గొన్నారు.



కల్యాణం నిర్వహిస్తున్న పురోహితుడు

ప్రైవేటుకు దీటుగా ఫలితాలు

- పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న నేరడ జెడ్పీహెచ్‌ఎస్
- ఎన్‌ఎంఎంఎస్ ఫలితాల్లోనూ జిల్లా టాపర్లుగా నిలుస్తున్న విద్యార్థులు
- ప్రత్యేక శిక్షణ ఇస్తున్న ఉపాధ్యాయులు

చిట్యాల: ఉపాధ్యాయుల కృషి, అందుబాటులో ఉన్న వనరులతో మంచి ఫలితాలు సాధిస్తోంది చిట్యాల మండలంలోని నేరడ జెడ్పీహెచ్‌ఎస్. నాలుగేళ్లుగా పదో తరగతి వార్షిక ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణతతోపాటు 10 జీపీఏ ఈ పాఠశాల విద్యార్థులు సాధిస్తూ మండల టాపర్లుగా నిలుస్తున్నారు. ఈ పాఠశాల విద్యార్థులు ఎన్‌ఎంఎంఎస్(నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్) ఫలితాల్లో కూడా జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలుస్తున్నారు.

వంద శాతం ఫలితాలు..

నేరడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవతో చేపడుతున్న విద్యాబోధనతో ఈ విద్యా సంవత్సరంలో వందశాతం ఉత్తీర్ణతతోపాటు ఇద్దరు విద్యార్థినులు 10 జీపీఏ సాధించి మండలంలో టాపర్లుగా నిలిచారు. 2018-19, 2019-20, 2020-21, 2021-22, 2023-24 విద్యా సంవత్సరాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించి ప్రైవేటు పాఠశాలలకు దీటుగా నిలిచింది. 2022-23 విద్యా సంవత్సరంలో 96 శాతం ఉత్తీర్ణత సాధిచారు. 2023-24 విద్యా సంవత్సరంలో విద్యార్థినులు కందగట్ల కీర్తన, పొట్టబత్తిని ఫణిశ్రీ 10 జీపీఏ సాధించి మండల టాపర్లుగా నిలిచారు.

ఎన్‌ఎంఎంఎస్‌లో మొదటి ర్యాంకులు..

నేరడ జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు జే.భిక్షంరెడ్డి నేతృత్వంలో విద్యార్థులు ఎన్‌ఎంఎంఎస్‌లో జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకులు సాధిస్తూ వస్తున్నారు. ఏడో తరగతి పూర్తి చేసుకుని ఎనిమిదో తరగతికి వెళ్లే విద్యార్థులకు నిర్వహించే ఈ పరీక్షలో అర్హత సాధిస్తే ఇంటర్మీడియట్ వరకు ఏడాదికి రూ.12 వేల చొప్పున స్కాలర్‌షిప్ వస్తుంది. 2018-19 విద్యా సంవత్సరంలో ఆర్.రాగిణి జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది. అదే ఏడాది స్కాలర్‌షిప్‌కు పి.సాయినాథ్, జి.విగ్నేష్, ఐ.పావని ఎంపికయ్యారు. 2019-20లో పి.అమర్‌నాథ్, ఎం.చరణ్ స్కాలర్‌షిప్‌లకు ఎంపికయ్యారు. 2020-21 లో ఎం.శ్రీనిధి జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది, వి.శివగణేష్, ఎం.హరిప్రియ, ఎం.ఐషు, ఈ.మాన్యతలు కూడా స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యారు. 2021-22లో పొట్టబత్తిని ఫణిశ్రీ జిల్లా స్థాయిలో మొదటి స్థానం, కందగండ్ల కీర్తన రెండో ర్యాంకు సాధించింది. ఇదే పాఠశాలకు చెందిన కె.హన్సిక కూడా స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యింది.

మరిన్ని ఉత్తమ ఫలితాలు..

నేరడ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు పలు పరీక్షల్లో సైతం ప్రతిభ చూపుతున్నారు. ఈ పాఠశాలలో 2018-19లో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు కె.కీర్తి, ఎస్.శరణ్య, సీహెచ్.సాకేత్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో సీట్లు సాధించారు 2019-20లో కె.సుప్రియ పాలిటెక్నిక్‌లో సీటు సాధించగా, వి సుజాత టీఎస్ ఆర్‌జేసీలో సీటు సాధించింది. 2020-21లో పదో తరగతి పూర్తి చేసుకున్న పి.సాయినాథ్ 509 ర్యాంకు, ఆర్.రాగిణి 1927 ర్యాంకుతో బాసర ఐఐటీలో సీట్లు సాధించడంతోపాటు మేధా స్కాలర్ షిప్‌తో టీఎస్ఆర్‌జేసీకి ఎంపికయ్యారు. వీరితోపాటు జి.విగ్నేష్, పి.పావని, పి.పల్లవి, వి.శ్రవంతి, పి.వైష్ణవిలు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్లు సాధించారు.



నేరడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే..



మా పాఠశాల ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే ఎన్‌ఎంఎంఎస్‌లో జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించడంతోపాటు పదో తరగతి వార్షిక ఫలితాల్లో 10 జీపీఏ సాధించాను. పరీక్షలో ప్రతిభ చూపేలా ఉపాధ్యాయులు మాకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.

– కందగట్ల కీర్తన, విద్యార్థిని

వందశాతం ఉత్తీర్ణత సాధిస్తున్నాం



విద్యార్థులకు మా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధతో పాఠాలు బోధించడంతో పదో తరగతి ఫలితాల్లో వరుసగా వందశాతం ఉత్తీర్ణత సాధిస్తున్నాం. విద్యార్థులకు తగిన శిక్షణ ఇచ్చి ఎన్‌ఎంఎంఎస్ పరీక్షలకు సిద్ధం చేస్తుండడంతో జిల్లా స్థాయిలో ర్యాంకులు సాధిస్తున్నాం.

– గుత్తా రామ్మోహన్, హెచ్‌ఎం. జెడ్పీహెచ్‌ఎస్, నేరడ

నాయీ బ్రాహ్మణ సంఘం నూతన కమిటీ ఎన్నిక

దేవరకొండ: దేవరకొండ నాయీ బ్రాహ్మణ సంఘం నూతన కమిటీని మంగళవారం ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు కామోజు విజయ్, సలహాదారుడు కుడిదాల కృష్ణయ్య ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు.అధ్యక్షుడిగా నేలపట్ల వాసుదేవ్, ఉపాధ్యక్షులుగా జాజాల తిరుపతయ్య, గోలి మల్లయ్య, ప్రధాన కార్యదర్శిగా కానుగుల మధు, కోశాధికారిగా వెలిజాల సురేష్, కార్యదర్శులుగా గోలి శ్రీను, కుడిదాల ప్రశాంత్‌లను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికల వాసుదేవ్ మాట్లాడుతూ గత పాలకవర్గం సలహాలతో సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సభ్యులను సన్మానించారు.

బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణకు శ్రీరామ రక్ష

- మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు

మిర్యాలగూడ : బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణకు శ్రీరామ రక్ష అని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసిన ఓటర్లకు, బీఆర్‌ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురుతుందని ఆయన దీమా వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్తకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.

స్ట్రాంగ్ రూమ్‌లకు తరలిన ఈవీఎంలు

దేవరకొండ : పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఈవీఎంలను మంగళవారం ఉదయం పోలీసు భద్రత నడుమ ప్రత్యేక వాహనాల్లో నల్లగొండలోని దుప్పలపల్లిలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. ప్రత్యేక అధికారులు నటరాజన్, ఆర్డీఓ శ్రీరాములు, రాజ్‌కుమార్‌ల పర్యవేక్షణలో దేవరకొండలోని డీఆర్‌సీ కేంద్రం నుంచి ఈవీఎంలను ఆయా పార్టీల ప్రతినిధుల సమక్షంలో నల్లగొండకు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ డీఎస్పీ గిరిబాబు, ఆయా పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

కల్వర్టు గోడ ఎత్తు పెంచరూ..



రోడ్డుకు సమాంతరంగా ఉన్న కల్వర్టు

మాడుగులపల్లి : మండలంలోని మాచనపల్లి-కన్నెకల్లు రోడ్డులో దేవునిగోపాలపురం శివారులో కల్వర్టు ప్రమాదకరంగా ఉంది. దేవునిగోపాలపురం శివారు లోతట్టు ప్రాంతం నుంచి దిగువ కన్నెకల్లు నాగుల చెరువులోకి నీరు వెళ్లేలా రహదారి మధ్య నుంచి గూనలు వేసి కల్వర్టు నిర్మించారు. కల్వర్టు రోడ్డుకు సమాతరంగా ఉండడం.. సూచిక బోర్డు లేకపోవడంతో రాత్రివేళ ఈ రోడ్డు గుండా వెళ్లే వాహనాలు కల్వర్టులో పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. నిత్యం ఈ రోడ్డు గుండా వందలాది వాహనాలు వెళ్తుంటాయి. ప్రమాదాలు జరగక ముందే అధికారులు స్పందించి కల్వర్టు గోడ ఎత్తుగా నిర్మించాలని, ఇరువైపులా సూచిక బోర్డు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

క్లుప్తంగా

దరఖాస్తుల ఆహ్వానం

మర్రిగూడ: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్.శివస్వరూపరాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీలలో ప్రతి గ్రూప్‌లో 40 సీట్లు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులై ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈనెల 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

'భువనగిరిలో బీజేపీదే గెలుపు'

నార్కట్‌పల్లి : లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గెలవడం పక్కా అని బీజేపీ యువమోర్చా రాష్ట్ర మాజీ కార్యదర్శి పజ్జూరి వెంకట్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లక్షా యాభై వేల మెజార్టీతో బూర నర్సయ్య గెలుస్తున్నాడని సర్వేలు చెబుతున్నట్లు వివరించారు. నార్కట్‌పల్లి మండలంలో ఐదు వేల ఓట్ల మెజార్టీ వస్తుందన్నారు. ఆయన వెంట బీజేపీ మండల అధ్యక్షుడు కొరివి శంకర్, మునుకుంట్ల గణేశ్, నడింపల్లి శ్రవణ్, మేడబోయిన శ్రీనివాస్, వడ్డెగోని రామలింగం, నోముల నాగరాజు, రాజేందర్ రెడ్డి, అంతటి రాయగిరి, రవిశంకర్, నవీన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

అసెంబ్లీ ఎన్నికల కంటే తగ్గిన పోలింగ్ శాతం

కట్టంగూర్ : భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల్లో కట్టంగూర్ మండలంలో 78.17 శాతం పోలింగ్ నమోదైంది. మండలంలో మొత్తం 37,207 ఓటర్లు ఉండగా 29,086 మంది ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఇందులో పురుషులు 14,874, మహిళలు 14,212 ఉన్నారు. మండలంలో అత్యధికంగా పిట్టంపల్లిలో 89.53 శాతం, అత్యల్పంగా దుగినవెల్లిలో 68.23 శాతం పోలింగ్ నమోదైంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 88.52 శాతం ఓట్లు పోలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో 10.35 శాతం పోలింగ్ తగ్గింది.

నారాయణఖేడ్ ఆర్డీఓపై చర్యలు తీసుకోవాలి

నల్లగొండ: ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు నిబంధనల ప్రకారం రెమ్యూనరేషన్ చెల్లించాలని అడిగినందుకు పోలీసులతో లాఠీచార్జ్ చేయించిన నారాయణఖేడ్ ఆర్డీఓపై చర్యలు తీసుకోవాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సైదులు, ప్రధాన కార్యదర్శి పెరుమాల్ల సైదులు మంగళవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లాఠీచార్జ్ చేసి ఉపాధ్యాయులను గాయపరిచిన పోలీసులను కూడా సస్పెండ్ చేయాలన్నారు.

ఆర్డీఓపై చర్యలు తీసుకోవాలి

నాంపల్లి : ఎలక్షన్ సిబ్బందికి సమాన రెమ్యూనరేషన్ ఇవ్వాలని ప్రశ్నించిన ఉపాధ్యాయులపై లాఠీచార్జ్ చేయించిన నారాయణఖేడ్ ఆర్డీఓపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీఎస్ యూటీఎఫ్ మండల కార్యదర్శి సిలువేరు నారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్డీఓపై చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేస్తామన్నారు.


ఆర్థికసాయం అందజేత

నాంపల్లి : మండలంలోని నేరళ్లపల్లి గ్రామానికి చెందిన పొగాకు పెద్దులు ఇటీవల మృతి చెందాడు. మంగళవారం గ్రామానికి చెందిన బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఎండీ గఫార్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.10 వేల ఆర్థికసాయం అందజేశారు. ఆయనవెంట బచ్చనబోయిన రామయ్య, మాద రమేష్, మాదగోని శ్రీశైలం, పల్లె క్షత్రయ్య, ఉడుత పర్వతాలు, కొండల్, ఎడ్ల వెంకన్న, సత్తయ్య, శ్రీరాములు, ఉస్సేన్, యాదయ్య తదితరులు ఉన్నారు.


విద్యుదాఘాతంతో రెండు మేకలు మృతి

నాంపల్లి: మండలంలోని రాజ్యానాయక్‌తండా పరిధి బాల్యతండాలో రమావత్ కామ్లాకు చెందిన రెండు మేకలు మంగళవారం విద్యుదాఘాతానికి గురై మృతి చెందాయి. వివరాలు.. గ్రామంలో మంగళవారం సాయంత్రం వీచిన గాలి దుమారానికి విద్యుత్ తీగలు తెగి పడడంతో అక్కడే ఉన్న మేకలు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాయి. దాదాపు రూ.35 వేలకు పైగా నష్టం జరిగిందని బాధితుడు తెలిపాడు. విద్యుత్ అధికారులు స్పందించి పరిహారం అందించాలని కామ్లా కోరాడు.

నల్లగొండ పబ్లిక్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ



శ్లోక



విశ్వేశ్వర్‌కుమార్

నల్లగొండ: సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాల్లో నల్లగొండ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల చైర్మన్ జగిని భీమయ్య, డి.అమరేందర్ రావు, పి.వెంకటనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎ.శ్లోక 500 మార్కులకు 489, ఆర్.విశ్వేశ్వర్‌కుమార్ 489 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించింది.